క్లుప్తంగా

మిగులు సీట్లకు ప్రవేశ పరీక్ష రేపు



మాట్లాడుతున్న ప్రిన్సిపల్ రామానుజాచార్యులు

వాకాడు: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో మిగులు సీట్లకు ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపల్ టీఎన్‌సీ రామానుజాచార్యులు తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్లు భర్తీ చేసేందుకు ఈనెల 27న గురువారం ఉదయం 10 గంటలకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఉదయం 9.30 గంటలకే గురుకులానికి చేరుకోవాలని పేర్కొన్నారు.

108లో ప్రసవం



పుట్టిన శిశువుతో సిబ్బంది

సైదాపురం: చాగణంరాజుపాళెం గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు మంగళవారం పురిటి నొప్పులు తీవ్రం కావడంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందజేశారు. దీంతో సైదాపురం 108 వాహన సిబ్బంది సకాలంలో గ్రామానికి చేరుకుని పురిటినొప్పులతో బాధపడుతున్న ఈశ్వరమ్మకు వైద్యసేవలను ఈఎంటీ ఎం.అశోక్‌కుమార్ అందజేశారు. వాహనంలో ఆస్పత్రికి తరలించే లోపే సకాలంలో వైద్యపరీక్షలను చేయడంతో ఈశ్వరమ్మ ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో ఆమె కుటుంబసభ్యులు 108 వాహన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ముమ్మరంగా పారిశుధ్య పనులు



పారిశుధ్య పనులు చేస్తున్న సిబ్బంది

సైదాపురం: మండల కేంద్రం పంచాయతీ పరిధిలో మంగళవారం కార్యదర్శి శశిఇంద్రాణి ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేశారు. డయేరియా రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గనుల భద్రతే లక్ష్యం



గనులను పరిశీలిస్తున్న మేనేజర్లు

సైదాపురం: గనుల భద్రతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా 50వ భద్రతా వారోత్సవాల కమిటీ కన్వీనర్ గోగినేని భరత్ అన్నారు. నెల్లూరు జిల్లా 50వ గనుల భద్రతా వారోత్సవాలు పురస్కరించుకుని రెండో రోజు మంగళవారం పలు మైకా గనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా తుమ్మలతలూపూరు మైకాజోన్, రాజేశ్వరి భూగర్భ గనులతో పాటు ఊటుకూరులోని మీనాక్షిసుందరం, జోగిపల్లి నటరాజు ఓపెన్ క్వారీలను ప్రత్యేక మేనేజర్ల బృందాలతో తనిఖీలు నిర్వహించారు. గనుల్లో కార్మికులకు అందించే భద్రతపై ఆయా గనుల యాజమానులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాలపై తనిఖీ బృందం మేనేజర్లు పరిశీలించారు. మేనేజర్లు ప్రవీణ్, పురుషోత్తం, సాయి, శ్రావణ్, ప్రసాద్, కె.శ్రీనివాసులు, శివయ్య, రంగారెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు.

పారిశుధ్య పనులతో పరిసరాలు శుభ్రం



క్లోరినేషన్ చేస్తున్న సిబ్బంది

పెళ్లకూరు: దోమల వ్యాప్తి నివారణ కోసం పారిశుధ్య పనుల వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని ఇన్‌చార్జ్ ఎంపీడీఓ అన్నపూర్ణారావు సూచించారు. మంగళవారం పెళ్లకూరులో తాగునీటి కొళాయిలు, బోర్లు వద్ద చెత్త,చెదారం తొలగించి బ్లీచింగ్ వేయించారు. తాగునీటి బావులు, మంచినీటి పథకాలకు క్లోరినేషన్ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించేలా క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు, బాలింతలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేసి టీకాలు వేయించాలని ఆయన తెలిపారు.

ఔషధాల రేడు..నేరేడు

- మధుమేహ నివారణలో కీలకం
- పలు ఆరోగ్య సమస్యలకు ఔషధం



మార్కెట్‌లో నేరేడు పండ్లు

చిల్లకూరు: ప్రకృతి ప్రసాదించిన పలు రకాల పండ్లలో నేరేడు కూడా ఒకటి, వర్షాకాలంలో అందుబాటులోకి వచ్చే నేరేడు పండ్లు తింటే జలుబు, జ్వరాలు వస్తాయని పెద్దలు పిల్లలను వాటి జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే వైద్యులు మాత్రం నేరేడు పండ్లే కాదు ఏ పండు అయినా ఆయా సీజన్‌లోనే అందుబాటులోకి వస్తాయి కాబట్టి అతిగా కాకుండా ఎంతవరకు తినాలో అంతవరకు తింటే ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు.

నేరేడు పండ్లు..

ఆరోగ్య ఫల ప్రదాయినిగా ఉండే నేరేడు పండు తింటే పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని అలాగే మధుమేహంతో బాధపడే వారు నిత్యం పండులోని గింజల పొడర్‌ను క్రమం తప్పక తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించడంలో ఎంతో కీలకంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఈ పండు రుచిలో మేటిగా ఉండగా, నేరేడు ఆకులు, చెట్టు బెరడు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈపండులో అత్యధిక పోషకాలు ఉండడంతో ఆరోగ్యపానీయాలు, జామ్‌లు, ఐస్‌క్రీమ్‌లలోనూ తీసుకుంటూ ఉంటారు. నేరేడు కాయలను వెనిగర్, వైన్‌ల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. ఈ పండ్లు కోసేందుకు శ్రమ పడాల్సి వస్తుంది కాబట్టి వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. రైతుల దగ్గర వ్యాపారులు కేజీ రూ.150 నుంచి రూ.175 వరకు కొనుగోలు చేసి వాటిని మార్కెట్‌లో వ్యాపారం చేసుకునే వారికి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. దీంతో రీటైల్‌గా ఒక కేజీ రూ.250 నుంచి రూ.300 వరకు అమ్ముడు పోతున్నాయి. రోజుకు ఒక పండు తింటే శరీరంలోని పలు రుగ్మతలను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. దీనివల్ల రక్తపోటు, చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చు.



చింతవరం వద్ద రోడ్డుకు ఇరువైపులా నేరేడు చెట్లు

నేరేడు పండుతో ప్రయోజనాలు..

- నేరేడు పండు తింటే మూత్ర సమస్యలు నియంత్రణలోకి రావడంతోపాటు మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే కిడ్నీలను శుభ్రపరుస్తాయి. మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. కాలేయాన్ని శుభ్రపరిచి పనితీరును మెరుగుపరుస్తుంది.
- నేరేడు పండులో ఐరన్, కాల్షియం, పొటాషియంతో పాటు ఏ, సీ, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షణ కలుగుతుంది.
- వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె, మొదడుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
- దంతాలు, చిగుళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి, చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. నోట్లోని చెడు బ్యాక్టీరియా నశించి దుర్వాసన రాకుండా చేస్తుంది.
- నేరేడు పండులో విటమిన్‌లు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవీ శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారిస్తాయి.
- కడుపులో పేరుకు పోయిన మలినాలను బయటకు పోవడానికి పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కరిగించడానికి నేరేడు పండు దోహదపడుతుంది. ఆరోగ్యానికి నేరేడు పండు భరోసా కల్పిస్తుంది.

ఆరోగ్యానికి మంచిది..

అన్ని సీజన్లలో లభించే పండ్లు ఆయా సమయాలలో కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు శరీరంలో అన్ని సక్రమంగా ఉంటాయి. వర్షాకాలంలోనే ఎక్కువగా దొరికే నేరేడు పండు తినడం వల్ల ఎన్నో రుగ్మతల నుంచి బయట పడవచ్చు. ప్రధానంగా డయేరియాను అరికడుతుంది. నేరేడు పండు గింజలను ఎండబెట్టి క్రమం తప్పక తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రణలో పెడుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు నేరేడు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

డాక్టర్ కలపాటిశేఖర్, వైద్యులు, ఆయుర్వేద ప్రభుత్వ ఆస్పత్రి, మోమిడి

గ్రామాల్లో డయేరియాపై అవగాహన



వీధుల్లో వస్తువులను తొలగిస్తున్న వైద్యసిబ్బంది

సూళ్లూరుపేట రూరల్: మండలంలోని కోటపోలూరు గ్రామంలో డయేరియాపై మగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో కోటపోలూరు పంచాయతీలోని కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు , పారిశుధ్య కార్మికులు బ్లీచింగ్ చల్లే చర్యలు తీసుకున్నారు. వీధుల్లో పారిశుధ్యం నిర్వహించి ఖాళీ స్థలాల్లో చెత్తను శుభ్రం చేశారు. గుంతల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇళ్ల ముందు, వీధుల్లో విరిగిన తొట్టెలు, టైర్లను తొలగించారు. అనంతరం గ్రామస్తులతో అధికార యంత్రాగం డయేరియాపై అవగాహన కల్పించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలపై తెలియజేశారు.

కమనీయం..కల్యాణం



స్వామి అమ్మవార్ల కల్యాణం

నాయుడుపేటటౌన్: స్థానిక బ్రాహ్మణవీధిలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా మంగళవారం స్వామివార్ల కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆలయం వద్ద స్వామి అమ్మవార్లకు క్షీర, కుంకుమ, చందనాభిషేక పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపారు.

కండలేరులో 6.347టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం 6.347 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు.హెడ్ రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగకు 5 క్యూసెక్కులు, పిన్నేరువాగుకు 20, లోలెవల్ కాలువకు 40 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పున్నమికి వెలుగు ఎప్పుడో?



నిరుపయోగంగా టూరిజం హోటల్

దొరవారిసత్రం: దొరవారిసత్రంలోని మండల కార్యాలయాలకు ఆనుకుని, జాతీయ రహదారికి పక్కనే 2001లో టూరిజంశాఖ రూ.కోటి ప్రతిపాదనలతో రెస్టారెంట్, షాపింగ్ కాంప్లెక్స్, పిల్లల పార్కు ఏర్పాటు చేశారు. శాఖాపరంగా రెండేళ్ల పాటు హోటల్‌ను నడిపారు. పిల్లల పార్కులోని ఆట వస్తువులు అన్నీ పదేళ్ల కిందటే శిథిలమైపోయాయి. శాఖా పరంగా హోటల్, షాపింగ్ కాంప్లెక్స్‌ను నడపలేక గతంలో ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ కింద ఇచ్చారు. వారు కేవలం వివాహ శుభకార్యక్రమాలు వంటి వాటికి అడపాదడపా అద్దెకు ఇస్తూ ఏమి చెయ్యలేక వదిలేశారు. దీంతో టూరిజం సముదాయం కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారడంతో పలు నిర్మాణాలు క్రమేపి దెబ్బతింటూ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు దృష్టి సారించకుంటే నిర్మాణాలు దెబ్బతిని ఎందుకు పనికి రాకుండాపోతాయని స్థానికులు వాపోతున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు

నాయుడుపేటటౌన్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ అర్బన్ సీఐ వి.శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. స్థానిక సీఐ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంతో పాటు మండల పరిధిలో పలుచోట్ల బహిరంగంగా మద్యం తాగుతూ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న పలు ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీసులు హెచ్చరిక బోర్డులతో పాటు ఆ స్థలాలను మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించామన్నారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో చోరీలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టినట్లు సీఐ వెల్లడించారు.

పిచ్చికుక్క వీరంగం

వెంకటగిరిరూరల్: ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసి 14 మందిని విచక్షణ రహితంగా కరిచి గాయపరిచిన ఘటన వెంకటగిరి రూరల్ మండలంలోని పాలకొండసత్రం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. పాలకొండసత్రం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న పలువురిని ఓ పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచిందన్నారు. గ్రామస్తులు కుక్కను తరిమే ప్రయత్నం చేయగా ఇళ్లలో నిద్రిస్తున్న వారిని విచక్షణా రహితంగా కరిచింది. గ్రామానికి చెందిన పాదిలి పిచ్చయ్య, పాదిలి సుబ్బమ్మ, కొత్తపల్లి పెంచలయ్య, కొత్తపల్లి శీనయ్య, చాట పుల్లయ్య, కొత్తపల్లి నడిబొమ్మ, అత్తి రాములమ్మ, చాట మునికృష్ణయ్య, పెళ్లూరు వెంకటరామయ్య, చనుమూరు రత్నమ్మ, చేమూరు నీలతో పాటు మరికొందరు కుక్క దాడిలో గాయపడ్డారు. బాధితులు మంగళవారం వెంకటగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.

సిమెంట్ రోడ్లను నాణ్యతగా వేయండి



గ్యాస్ సంస్థ అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ జనార్దన్ రెడ్డి

నాయుడుపేటటౌన్: మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల గ్యాస్‌పైప్ లైన్ కోసం ఇష్టారాజ్యంగా ధ్వంసం చేసిన సిమెంట్ రోడ్లను నాణ్యతగా వేయాలని ఆ సంస్థ అధికారులను మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం గ్యాస్‌పైప్ లైన్‌ల కోసం పట్టణంలో సిమెంట్ రోడ్ల తవ్వకాలు చేస్తున్న సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో పలు ప్రధాన రహదారులతో పాటు అనేకచోట్ల గ్యాస్ పైప్‌లైన్‌ల కోసం భారీగా గుంతలు తవ్వి తిరిగి వాటిని పూడ్చకుండా తీవ్ర జాప్యం చేస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయమై పాలక వర్గ సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పైప్ లైన్ కోసం సిమెంట్ రోడ్లను ధ్వంసం చేస్తున్న సంస్థ ప్రతినిధులను పిలిపించి వారితో చర్చించి కమిషనర్ హెచ్చరికలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సిమెంట్ రోడ్ల తవ్వకాలను తమ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలోనే నాణ్యతగా తిరిగి నిర్మించాలన్నారు. నెల రోజుల్లోపు పనులు పూర్తిచేయాలని వారి చేత రాత పూర్వకంగా హామీ పత్రాలను తీసుకున్నారు. తిరిగి సిమెంట్ రోడ్లను నిర్మించడంలో నాణ్యత లోపిస్తే వారికి ఇచ్చిన అనుమతులను సైతం రద్దు చేస్తామని కమిషనర్ ఈసందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్‌లు షేక్ రఫీ, జలదంకి వెంకటకృష్ణారెడ్డి, మున్సిపల్ మేనేజర్ ఏంకే ఖాజామొహిద్దీన్, మున్సిపల్ పనుల పర్యవేక్షకులు కటకం జయరామయ్య, గ్యాస్‌పైప్ లైన్‌ల సంస్థ ఏజీఎం అనిల్‌కుమార్, డిప్యూటీ మేనేజర్ చాణక్య, కాంట్రాక్టర్‌లు పాల్గొన్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం



బాధితులతో మాట్లాడుతున్న రెవెన్యూ అధికారులు

చిల్లకూరు: భూములు కోల్పోయామని నిరసన తెలియజేస్తున్న బాధితుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. ఉడతావారిపార్లపల్లికి చెందిన పేదలు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిరసనకారులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన నిరుపేదలకు గతంలో చెరువు సమీపంలోని భూముల్లో పట్టాలు మంజూరు చేశారన్నారు. అయితే ఇటీవల సాగరమాల రహదారి నిర్మాణంలో భాగంగా ఆ భూములను సేకరించారని, తమకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం చెల్లించకనే రోడ్డు పనులు చేస్తుండడంతో పనులు నిలుపదల చేయాల్సి వచ్చిందన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నిరసన కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా వారే విరమించేలా చేశారు. ఆర్ఐ రమ్యస్వాతి, వీఆర్ఓ శ్రీనివాసులు ఉన్నారు.

వైభవం..శ్రీవారి చక్రస్నానం



చక్రస్నానం ..

గూడూరురూరల్: స్థానిక బజారువీధిలోని శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి వారికి వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ అనంతరం వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి విగ్రహాలను ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్కరిణిలోకి తీసుకొచ్చి వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రాత్రి ధ్వజావరోహణం నిర్వహించారు. సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంలో స్వామివారు మాడ వీధుల్లో విహరించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో శ్రీవేంటేశ్వరస్వామి వైభవంకు చెందిన నృత్య రూపకాలను ప్రదర్శించిన లలిత భరత నాట్య కళాక్షేత్రం సభ్యులు, గురువు పిండి మల్లికలను ఆలయ అర్చకులు ఈసందర్భంగా సత్కరించారు.



చిన్నారులను సత్కరిస్తున్న అర్చకులు

మాతాశిశు మరణాలు తగ్గించాలి



పాతనాలపాడులో జిల్లా వైద్యశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు

డక్కిలి: మాతాశిశు మరణాలు తగ్గించాలని జిల్లా టాస్క్‌ఫోర్స్ వైద్యశాఖ అధికారులు ప్రసాద్, బేబిరాణి, నాగేంద్ర తెలిపారు. మండలంలోని పాతనాలపాడు(కమ్మవారిపల్లి) గ్రామంలో గర్భిణులు, బాలింతలకు ఈసందర్భంగా అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా ఉండేలా మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అనంతరం పీహెచ్‌సీలో పలు రికార్డులు తనిఖీ చేశారు. వైద్యాధికారి బిందు ప్రయాంక, సీహెచ్ఓ శశికళ, సూపర్‌వైజర్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

బాల్య వివాహాలను నియంత్రించాలి



మాట్లాడుతున్న సీడీపీఓ శంషాద్ బేగం

డక్కిలి: బాల్య వివాహాలను నియంత్రించాలని వెంకటగిరి ఐసీడీఎస్ సీడీపీఓ శంషాద్‌బేగం తెలిపారు. మండలంలోని వీకేవై సముద్రం (కొత్తపల్లి), మాధవయ్యపాళెం, వెలికల్లు అంగనవాడీ కేంద్రాల్లో మంగళవారం బాల్యవివాహాల నియంత్రణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

సీడీఓపీఓ మాట్లాడుతూ చిన్నవయస్సులో వివాహాలు చేస్తే పిల్లలు ఎదుగదల లేకుండా పోతుందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో తల్లికి, పుట్టే బిడ్డలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సైదాదుపల్లిలో నేను బడికి పోతా!



నేను బడికి పోతా కార్యక్రమంలో ఉపాధ్యాయులు

రాపూరు: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయా పాఠశాల ఉపాధ్యాయులు నేను బడికిపోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. సైదాదుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం శేఖర్‌బాబు సిబ్బందితో వెంకటేశ్వరపురం ఎస్టీకాలనీలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని, బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ప్రమీల, ప్రసన్న ఉన్నారు.